క్లుప్తంగా

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించండి



సిరికొండ: తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేశారు. ఈమేరకు మండలకేంద్రంలో వారు చేపట్టిన సమ్మె శుక్రవారం 19వ రోజు కొనసాగింది. ఈసందర్భంగా వారు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదన్నారు. సిబ్బంది జయంతి, భాగ్యలక్ష్మీ, గంగాజమున, రజిత, సునీత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి



జక్రాన్‌పల్లి: డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారి డాక్టర్ తుకారం సూచించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా శుక్రవారం జక్రాన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగీ ప్రబలకుండా తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై ఆరోగ్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారి రవీందర్, సబ్ యూనిట్ అధికారి సాయి, ఆరోగ్య విస్తరణాధికారి హకీల్, వెంకట్, రవి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం



సిరికొండ: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాల తగిన చర్యలు తీసుకుంటామని పీఏసీఎస్ చైర్మన్ మైలారం గంగారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో మహాజన సభను శుక్రవారం నిర్వహించారు. సభలో చైర్మన్ మాట్లాడుతూ.. రైతులకు సీజన్‌కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్ పిలిప్, సీఈవో మహ్మద్ అలీ, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

తూంపల్లి సొసైటీలో..

సిరికొండ మండలంలోని తూంపల్లి సొసైటీలో శుక్రవారం మహాజన సభ నిర్వహించారు. చైర్మన్ రాములునాయక్ మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలగకుండా కోతలు ప్రారంభం కాగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చూస్తామన్నారు. స్వల్పకాలిక పంట రుణాలు మాఫీ అయిన రైతులు తిరిగి రుణాలను పొందాలన్నారు. వైస్ చైర్మన్ అబ్బాస్, డైరెక్టర్లు భీమన్న, లక్ష్మణ్, చందర్‌నాయక్, బుచ్చన్న, సీఈవో దేవిలాల్ పాల్గొన్నారు.

పౌష్టికాహారాన్ని తీసుకోవాలి



నిజామాబాద్ రూరల్: గర్భిణులు, బాలింతలు నిత్యం పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సీడీపీవో సౌందర్య పేర్కొన్నారు. మండలంలోని తిర్మన్‌పల్లి రైతు వేదికలో శుక్రవారం మల్లారం, గుండారం సెక్టర్ అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు, చిన్న పిల్లలకు అన్నప్రాసన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పౌష్టికాహారంపై అవగాన కల్పించారు. సూపర్ వైజర్లు నందిని, విశాల, సమీనా, సీతా కుమారీ, స్వరూప, జీపీ సెక్రటరీ దేవేందర్, వైద్య సిబ్బంది రమేష్ పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి



సిరికొండ: మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొంది త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించాలని మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొండ గోదావరి తెలిపారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం సమాఖ్య 16వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షురాలు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కొత్త కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కొండ గోదావరి (సిరికొండ), ఉపాధ్యక్షురాలిగా తెడ్డు రాధ (న్యావనంది), కార్యదర్శిగా గడ్డల భాగ్య(పెద్ద వాల్గోట్), సహయ కార్యదర్శిగా గూడూరి కవిత(చీమన్‌పల్లి), కోశాధికారిగా సంగు విజయ(కుర్దుల్‌పేట్) ఎన్నికయ్యారు. ఇన్‌చార్జి ఏపీఎం సత్యానంద్, సీసీలు పాల్గొన్నారు.

సంక్షేమానికి నిలయంగా తెలంగాణ

- నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
- నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనుల ప్రారంభం



లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే



45వ డివిజన్‌లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, మేయర్ నీతూకిరణ్

నిజామాబాద్‌నాగారం: సంక్షేమానికి నిలయంగా తెలంగాణ నిలిచిందని, దార్శనికత పాలనకు నిదర్శనం సీఎం కేసీఆర్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. నగరంలోని పలు డివిజన్లలో శుక్రవారం ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి డివిజన్‌కు రూ. 1కోటి నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని నిజామాబాద్ నేడు కొత్త హంగులతో కనిపిస్తుందన్నారు. మేయర్ నీతూకిరణ్, నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, సూదం రవిచందర్, సిర్ప రాజు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

షాదీముబారక్ చెక్కుల పంపిణీ

నగరంలోని లీమ్రా గార్డెన్‌లో శుక్రవారం 402 మంది షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నూతన వధూవరులకి నూతన వస్త్రాలు కానుకగా ఇస్తానన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిక..

జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పలువురు యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే బిగాల బీఆర్‌ఎస్ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు దండు శేఖర్, ముజాహిద్‌ఖాన్, ఖలీమ్, సలీం తదితరులు పాల్గొన్నారు.

శబరిమాత ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

నిజామాబాద్ సిటీ: నగరశివారులోని ఓం శ్రీ పరమహంస సచ్చిదానంద సద్గురు శబరిమాత ఆలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే గణేష్ బిగాల, మేయర్ నీతూకిరణ్‌లు సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు సిర్పరాజు, గాండ్ల లింగం తదితరులున్నారు.

తరుగు పేరుతో రైతులకు నష్టం కలిగించొద్దు



బాడ్సిలో మాట్లాడుతున్న చైర్మన్ మోహన్‌రెడ్డి..



ముత్తకుంటలో..

మోపాల్(నిజామాబాద్‌రూరల్): ధాన్యంలో తరుగు పేరుతో రైతులను నష్టం కలిగించొద్దని బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి సూచించారు. మండలంలోని బాడ్సి సొసైటీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సొసైటీ మహాజన సభ నిర్వహించారు. సీఈఓ నర్సయ్య నివేదికను చదివి వినిపించారు. అంతకుముందు తరుగు పేరుతో సొసైటీ సిబ్బంది దోపిడీకి పాల్పడుతున్నారని, లారీ డ్రైవర్లు బత్తా రూ.4నుంచి 5వరకు వసూలు చేస్తున్నారని పలువురు రైతులు, యువకులు సమావేశం దృష్టికి తెచ్చారు. సీఈఓ, చైర్మన్ వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా విన్పించుకోలేదు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం చైర్మన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల క్షేత్రస్థాయిలో రైతుల దృష్టిలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలని తెలిపారు. తరుగు, బత్తా విషయంలో ఏమైనా సందేహాలుంటే నేరుగా తన దృష్టికి తేవాలని రైతులకు కోరారు. ధాన్యం కమీషన్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సొసైటీ రూ.65లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ రాజాకిషన్, మాజీ సర్పంచి మహిపాల్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్, దేవిదాస్, రైతులు, నాయకులు జగన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ముత్తకుంట గ్రామంలో..

నిజామాబాద్‌రూరల్: రూరల్ మండలంలోని ముత్తకుంట గ్రామంలో శుక్రవారం ప్రాథమిక సహకార సంఘం మహాజనసభ నిర్వహించారు. సొసైటీ సీఈవో నంబూద్రి మాట్లాడుతూ.. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సొసైటీ ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. చైర్మన్ స్వామి, వైస్ చైర్మన్ బాగారెడ్డి, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, సర్పంచ్‌లు నగేష్, రాంగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

పాల్దా గ్రామంలో..

రూరల్ మండలంలోని పాల్దా గ్రామ సహకార సంఘం మహాజన సభ శుక్రవారం చైర్మన్ గాడి జితేందర్ నిర్వహించారు. వచ్చే ఖరీఫ్‌లో సేకరించే ధాన్యం గురించి, చర్చించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఉపాధ్యక్షుడు కొల శ్రీనివాస్, డైరెక్టర్లు , రైతులు పాల్గొన్నారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి



ఖలీల్‌వాడి: ప్రేమ పేరుతో హత్యలకు పాల్పడుతున్న నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత పేర్కొన్నారు. నగరంలోని జీజీహెచ్ వద్ద శుక్రవారం ఆమె మాట్లాడారు. జక్రాన్‌పల్లి మండలానికి చెందిన తేజశ్రీ అనే అమ్మాయిని తోఫిక్ అనే అబ్బాయి ప్రేమ ముసుగులో దాడి చేశారన్నారు. ఈ ఘటనలో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిందన్నారు. ప్రభుత్వం స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంఘ ప్రతినిధులు కటారి లావణ్య, కళావతి, సంగీత, స్వరూప, సరిత తదితరులు పాల్గొన్నారు.

స్వామినాథన్‌కు ఘన నివాళి



ఖలీల్‌వాడి: హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు అఖిల భారత రైతుకూలీ సంఘం(ఏఐకెఎంఎస్) నాయకులు ఘన నివాళులు అర్పించారు. నగరంలోని ఎన్‌ఆర్ భవన్‌లో శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో శాస్త్రవేత్త స్వామినాథన్ సంతాప సభ నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని నిలబెట్టిన గొప్ప శాస్త్రవేత్త స్వామినాథన్ అని కొనియాడారు. నాయకులు దేషెట్టి సాయారెడ్డి, కృష్ణ గౌడ్, గోపాల నగేష్, పవన్ పాల్గొన్నారు.

బంజారా సదస్సుకు తరలిరావాలి

డిచ్‌పల్లి: జిల్లా కేంద్రం బోర్గాం(పి) శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో అక్టోబర్ 1న నిర్వహించనున్న బంజారా సదస్సుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి భారీగా గిరిజనులు తరలిరావాలని ఆలిండియా బంజారా సేవా సంఘం (ఏఐబీఎస్‌ఎస్) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తారాచంద్‌నాయక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సు అనంతరం బంజారా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో సర్పంచ్‌లు జగదీష్, సంతోష్, సర్దార్, తారాసింగ్, రాజేష్, మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బలరాం, నాయకులు అంబర్ సింగ్, విఠల్, సురేష్, బేల్యానాయక్, రమేష్, సేవాలాల్ పాల్గొన్నారు.




మాట్లాడుతున్న ఏఐబీఎస్‌ఎస్ నాయకులు

మోపాల్‌లో..

మోపాల్(నిజామాబాద్‌రూరల్): బంజారా భవన్ భూమిపూజ కార్యక్రమానికి మండలంలోని అన్ని తండాల నుంచి గిరిజనులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కులాస్‌పూర్ తండా సర్పంచ్ శ్రావణ్ కుమార్ కోరారు. ఈమేరకు శుక్రవారం కులాస్‌పూర్ తండాలో ఆహ్వానపత్రాలు అందజేసి ప్రచారం నిర్వహించారు. నాయకులు కన్నీరం, నరేష్ నాయక్, ఇందల్, తదితరులు పాల్గొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన సదస్సు

నిజామాబాద్‌నాగారం: నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా వివిధ కళాశాలల విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులకు సీపీఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యులు ఫణికృష్ణ, సందీప్‌రావు మాట్లాడుతూ.. గుండె సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే సరైన జీవనశైలి అనుసరించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు సరైన ఆహారం, వేళపాటు నిద్ర అవసరమన్నారు. ఆకస్మిక గుండె మరణానికి ప్రతిస్పందనగా బైస్టాండర్ కార్డియోపల్మోనరీ రెససిటేషన్ (సీపీఆర్) ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (ఏఈడీలు)కి పబ్లిక్ యాక్సెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకం అని వివరించారు. వైద్యులు సంజయ్, మీనూ స్పందన, కార్తీక్, రవికిరణ్, యజ్ఞ, సిబ్బంది స్వామి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.



నగరంలో అవగాహన కల్పిస్తున్న వైద్యులు

అనాథ శవానికి అంత్యక్రియలు



నిజామాబాద్ సిటీ/నిజామాబాద్‌నాగారం: నగరంలో వారంరోజుల కిందట గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం మృతదేహానికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. వన్‌టౌన్ పోలీస్ సిబ్బంది అనుమతితో దుబ్బ రోడ్డులోని సార్వజనిక్ స్మశాన వాటికలో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తిచేశారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, దారం గంగాధర్, కాసుల సాయితేజ, చందా జగన్మోహన్, మద్ది గంగాధర్, కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

తండాల రోడ్లకు రూ.39.12 కోట్ల నిధులు

- ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్



డిచ్‌పల్లి: మారుమూల గిరిజన తండాల పరిధిలో బీటీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేసినట్లు ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం తెలిపారు. ఈ నిధులతో గిరిజన తండాల పరిధిలో బీటీ రోడ్ల నిర్మాణలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్‌చోంగ్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో రూ.39.12కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. వెంటనే రోడ్ల నిర్మాణ పనులను మొదలుపెట్టాలని ఆర్ అండ్‌బీ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్‌లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

వైభవంగా గణేశ్ నిమజ్జన వేడుకలు

నిజామాబాద్ సిటీ/సిరికొండ/నిజామాబాద్ అర్బన్: నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు శుక్రవారం రెండోరోజు వైభవంగా కొనసాగాయి. నగరంలోని భారీ విగ్రహాలను శుక్రవారం ఉదయం నుంచి నవీపేట మండలంలోని యంచ వద్ద గల గోదావరి నదికి తరలించారు. ఈక్రమంలో నగరంలోని పలు వీధుల గుండా భారీ విగ్రహాలను తరలించడంలో నిర్వాహకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. యువకులు నృత్యాలు చేస్తూ డీజే సౌండ్‌లతో ఘనంగా గణనాథులను తరలించారు. ఒకేసారి భారీ గణనాథుల తరలింపు ఉండడంతో నిజామాబాద్, నందిపేట రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సిరికొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన లంబోదరుడిని ఎస్సై రమేష్, సిబ్బందితో కలిసి చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్సై సిబ్బందితో కలిసి నృత్యాలు చేస్తు అలరించారు.









నగరంలో నిమజ్జనానికి తరలుతున్న భారీ గణపతులు





సిరికొండలో గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్తున్న పోలీసులు.. నగరంలో..

ఉత్తమ గణపతి అవార్డు అందజేత



ఖలీల్‌వాడి: నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గోల్ హనుమాన్ ప్రాంతంలో సంస్కార్ భారతి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి, ఉత్తమ గణపతిగా ప్రకటించి మంచాల జ్ఞానేందర్‌కు ఆవార్డును అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

బంగారం ధరలు (10గ్రాములు)

24 క్యారెట్స్	60,650	వెండి (కిలో)	75,500
22 క్యారెట్స్	56,010	- నిజామాబాద్ బిజినెస్	

మాంసం ధరలు (రూ.)


చికెన్	ధరలు (కిలోకు)	డ్రెస్డ్	180
		లైవ్	160
స్కిన్‌లెస్	240	మటన్	750

కూరగాయల ధరలు (రూ.)

	హోల్‌సేల్	రిటైల్		హోల్‌సేల్	రిటైల్
టమాట	8	16	గాజరుగడ్డ	30	50
బెండకాయ	20	40	పచ్చిమిర్చి	30	50
బీరకాయ	30	50	దోసకాయ	20	40
దొండకాయ	20	40	ఆలుగడ్డ	15	30
జిర్నినుకాయ	50	70	గోబిగడ్డ	10	20
కాకరకాయ	20	40	గోబిపువ్వు	25	50
వంకాయ	40	60	బీట్‌రూట్	25	50
పాలకూర	40	60	కరివేపాకు	40	60
మెంతికూర	70	90	చామగడ్డ	40	60
కొత్తిమీర	70	90	గోరుచిక్కుడు	30	50
పుదీనా	50	70	చిక్కుడుకాయ	60	80
క్యాప్సికం	35	60			

- సుభాష్‌నగర్

వెండితెర తెలుగు/హిందీ/ఇంగ్లిష్



ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)

స్క్రీన్-1	స్కంద (తెలుగు)- 10.10, 1.10, 7.15, 10.15 ; జవాన్ (తెలుగు) - 4.15
స్క్రీన్-2	పెదకాపు-1 (తెలుగు) - 10.30 చంద్రముఖి-2 (తెలుగు) - 1.20 ఫుక్రే-3 (హిందీ) - 4.30 పెదకాపు-1 - 7.20 జవాన్ (తెలుగు) 10.20
స్క్రీన్-3	చంద్రముఖి-2 (తెలుగు) - 10.40, 4.40, 7.40, 10.45 ; పెదకాపు-1 (తెలుగు) - 1.45

పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్)

స్క్రీన్-1	చంద్రముఖి-2 (తెలుగు) - 11.40, 6.25 ; జవాన్ (తెలుగు) - 3.00, 9.45
స్క్రీన్-2	పెదకాపు-1 (తెలుగు) - 12.30, 7.10 స్కంద (తెలుగు) - 3.40, 10.20
స్క్రీన్-3	ది వాక్సిన్ వార్ (హిందీ) - 12.05, 6.40, 10.05 ; మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (తెలుగు) - 3.30
స్క్రీన్-4	ఫుక్రే - 3 (హిందీ) - 12.15, 3.30, 6.45
దేవి	పెదకాపు-1 (తెలుగు)
నటరాజ్	ఫుక్రే - 3 (హిందీ)
లలితామహల్	చంద్రముఖి-2 (తెలుగు)
విజయ్	స్కంద (తెలుగు)

సంక్షిప్తం

ముక్తార్ పాష వర్ధంతి సభ



ధర్పల్లి: మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక నాయకుడు ముక్తార్ పాషా వర్ధంతి సభ నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. కార్మికుల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాటాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. నాయకులు భాస్కర్, గంగారెడ్డి, సంతోష్ హరికృష్ణ, శోభ, జ్యోతి పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ



ఇందల్వాయి: గాంధారి రేంజ్ నుంచి బదిలీపై వచ్చిన రవి మోహన్ భట్ శుక్రవారం ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎఫ్ఆర్‌వోగా విధుల్లో ఉన్న హిమచందన హైదరాబాద్‌లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్నారు. గతంలో కూడా రవి మోహన్ భట్ ఇక్కడ ఎఫ్ఆర్‌వోగా కొంతకాలం పని చేశారు.

గొర్రెల పంపిణీ



ఇందల్వాయి: మండలంలోని మల్లాపూర్ గ్రామంలో రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా శుక్రవారం పలువురు లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను ఎంపీపీ రమేష్ నాయక్ పంపిణీ చేశారు. సర్పంచ్ సత్య నారాయణ, ఉప సర్పంచ్ రఘు నందన్, వెటర్నరి సిబ్బంది తదితరులు ఉన్నారు.

బేటీ బచావో- బేటీ పడావోపై అవగాహన

ఇందల్వాయి: మండలంలోని తిర్మన్‌పల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో శుక్రవారం బేటీ బచావో- బేటీ పడావోపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా హెచ్‌ఈవో శంకర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించి, భ్రూణ హత్యలను నివారించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

ఇళ్లస్థలాలను పంపిణీ చేయాలి

సిరికొండ: మండల కేంద్రంలో పేదల కోసం కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్‌కు సమస్యను విన్నవించారు. దీంతో ఉప తహసీల్దార్ ప్రవీణ్, సర్వేయర్లు స్వామి, డానియల్‌లు స్థలాల వద్దకు వెళ్లి పరిశీలించారు.